నత్తనడకన కాంప్లెక్స్ నిర్మాణం



పిల్లర్లకే పరిమితమైన సమీకృత మండల కార్యాలయం భవనం

- నాలుగు నెలలుగా బేస్‌మెంట్‌కే పరిమితం
- త్వరగా పూర్తి చేయాలని కోరుతున్న ప్రజలు

కొత్తపల్లి: మండల కేంద్రంలో అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కొత్తపల్లిని మండలంగా ఏర్పాటు చేయడంతో మండలంలో సమీకృత భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సమీకృత భవనంలో ఐసీడీఎస్ భవనం, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో సమీకృత భవన నిర్మాణానికి రూ.8.80 కోట్లు నిధులు కూడా మంజూరు చేయడంతో గుత్తేదారుడు పనులు చేపట్టాడు. భవన నిర్మాణానికి నాలుగు నెలల కితం నాయకులు, అధికారులు భూమిపూజ చేశారు. పనులు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ఇంత వరకు బేస్‌మెంట్ కూడా పూర్తి కాలేదు. ఇసుక అందుబాటులో లేకపోవడంతోనే పనుల్లో ఆలస్యం జరుగుతున్నట్లు గుత్తేదారుడు పేర్కొనడంతో జిల్లా అధికారులు, నాయకులు ఎన్నో మార్లు నిర్మాణ పనులను పరిశీలించి భవనానికి కావలసిన ఇసుకను మట్టిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. నెల రోజుల క్రితం అకాల వర్షాలతో పునాది గుంతల్లో నీరు చేరడంతో పనులు మరింత ఆలస్యమవుతున్నట్లు కాంట్రాక్టర్ తెలిపారు. మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వచ్చిన కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి వచ్చి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. వర్షాలు అధికం కాక ముందే నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా భవనం చుట్టూ కాలువలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించినా వర్షాలతో పనులకు ఆటంకం కలుగుతుందని పనులు ఆపేశారు. దీంతో సమీకృత భవన నిర్మాణ పనులు నత్తతో పోటీపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.

గడువులోగా పూర్తి చేసేలా చర్యలు



మండల కేంద్రంలో కొనసాగుతున్న సమీకృత భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకుంటాం. పనులు నత్తనడకన సాగుతుండడం వాస్తవమే. భవనం చుట్టూ న్యారో కాంక్రీటింగ్ వాల్ విడతల వారీగా నిర్మించాల్సి రావడంతో పనులు నిదానంగా కొనసాగుతున్నాయి. అలాగే ఇసుక, కాంక్రీటు నిల్వ చేసుకోవడానికి అనువైన ప్రదేశం లేకపోవడంతో ఇసుక అందక పనుల్లో జాప్యం జరిగింది. గడువులోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసేలా కాంట్రాక్టర్ మాట్లాడి చర్యలు తీసుకుంటాం. – విలోక్, డీఈ, పంచాయతీ రాజ్

క్లుప్తంగా

సొంత భవనం మంజూరు చేయండి



మక్తల్: పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మండల ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ మేరకు డీటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం అందజేశారు. స్థానిక బీసీ కాలనీలో కొత్త పాఠశాల భవనం, అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయాలని కోరారు. ఖానాపూర్‌లోని యూపీఎస్ పాఠశాలలో 160 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు ఉన్నారని అదనంగా పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కృష్ణ మండలంలో పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుందని సొంత భవనం నిర్మించాలన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర, డీటీఎఫ్ అధ్యాపకురాలు హైమావతి, జిల్లా కార్యదర్శి శ్రీవిద్య, మండల ఉపాధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

బోనస్ డబ్బులు చెల్లించాలి

మరికల్: యాసంగి ధాన్యానికి సంబంధించి బోనస్‌ను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయాలని మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యం అమ్మి 45 రోజులు దాటుతున్న ఇంతవరకు రైతులకు ఇస్తామన్న రూ.500 బోనస్ జమచేయలేదన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంతో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం మారడం వల్ల ఏం నష్టపోయారో ప్రజలు తెలుసుకున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో మండలంలో అత్యధికంగా సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఇంట్లో చదివేటట్లు చూడాలి

కృష్ణా: విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఇంట్లో చదువుకునేలా తల్లిదండ్రులు కృషి చేయాలని కున్సీ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శివరాజ్ సూచించారు. మంగళవారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు గణితంలో చతుర్విధ ప్రక్రియలు తెలియజేసే విధంగా బోధిస్తున్నట్లు తెలిపారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఇంట్లో చదువుకునేలా చూడాలని సూచించారు. అనంతరం అండర్–8 విభాగంలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో లాంగ్ జంప్, రన్నింగ్, టెన్నిస్ బాల్‌లో ఎరుకలి నవీన్‌కుమార్ ప్రతిభ చాటడంతో అతడిని అభినందించారు.


ఎంపీటీసీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల

మద్దూరు: మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎంపీడీఓ నర్సింహారెడ్డి మంగళవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మద్దూరు మండలంలో ఒక జెడ్పీటీసీ స్థానం, 10 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. రేపటి వరకు ఈ స్థానాలపై అభ్యంతరాలు స్వీకరణ, ఈ నెల 10, 11న అభ్యంతరాల పరిశీలన అనంతరం 12న తుది పబ్లికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ రామన్న పాల్గొన్నారు.

వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ

మాగనూర్: మండల కేంద్రంలోని మారెమ్మ దేవి ఆలయంలో మంగళవారం ఆటో కార్మిక యూనియన్, హౌసింగ్ బోర్డు కాలనీ వాసుల సహకారంతో మారెమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వాకిటి వెంకటయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన విగ్రహాలను అంగరంగ వైభవంగా ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో భక్తులు, ఆటో యూనియన్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పంటల సాగుపై అవగాహన



మరికల్: చదువుతో పాటు వ్యవసాయ పనులపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మంగళవారం శ్రీవాణి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులతో వరినాట్లు వేయించారు. మరికల్ శివారులో ఓ రైతు కూలీలతో వరినాట్లు వేయిస్తుండగా విద్యార్థినులను అక్కడికి తీసుకెళ్లి నాట్లు వేసే విధానంపై మహిళ కూలీల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులతో పాటు మహిళ ఉపాధ్యాయులు కూడా వరినాట్లు వేసి పంటల సాగు విధానంపై అవగాహన కల్పించారు.

జాతి పునర్నిర్మాణమే ఏబీవీపీ ధ్యేయం

నారాయణపేట రూరల్: జాతి పునర్నిర్మాణమే ధ్యేయంగా ఏబీవీపీ పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమల్ సురేష్ అన్నారు. ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన రహదారి గుండా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి చౌక్ సెంటర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడారు. విద్యార్థుల గొంతుకను వినిపించడంలో ఏబీవీపీ ముఖ్య భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నరేష్, నగర కార్యదర్శి సతీష్, రేణుక, ఇంతియాజ్, చరణ్ రెడ్డి పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మాగనూర్: మండల కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ మండల నాయకులు స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుభ్రత మన జీవన శైలిలో భాగం కావాలనీ యువత మారితే సమాజం మారుతుందనే సందేశం ఇవ్వాలనే లక్ష్యంతో ఏబీవీపీ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సాయి కిశోర్, అనిల్, నవీన్‌గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఊట్కూరుకు నేడు మంత్రి రాక

ఊట్కూరు: మంత్రి వాకిటి శ్రీహరి బుధ మండలంలో పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు బుధవారం ఊట్కూరుకు రానున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యజ్ఞేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సొంతింటి కల సాకారం చేయడానికి నిర్మించి ఇవ్వనున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను స్థానిక పంచ్ మసీద్ దగ్గర లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎల్కోటి నారాయణరెడ్డి, మణెమ్మ, సూర్యప్రకాష్‌రెడ్డి, బసవరాజుగౌడ్, కత్తలప్ప తదితరులు పాల్గొన్నారు.

సమ్మె నోటీసులు అందజేత



ధన్వాడ: కార్మిక సమస్యల పరిష్కారానికి నేడు దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెలో కార్మికులందరూ భాగస్వాములు కావాలని నేతలు కోరారు. ఈ మేరకు సమ్మెకు సంబంధించి మంగళవారం ధన్వాడ గ్రామ పంచాయతీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రావుకు వినతిపత్రం అందజేశారు. కార్మికవర్గం పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలలోని 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందన్నారు. సమ్మెతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదామని కోరారు. కార్యక్రమంలో బాల్‌రాం, బాలకృష్ణ, ఉదయభాను, లక్ష్మణ్, ఇమ్రాన్, బాలయ్య, బాలప్ప, రమేష్, ఉసేన్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

యువతులను వేధిస్తే చట్ట ప్రకారం చర్యలు

నారాయణపేట టౌన్: విద్యార్థినులు షీ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని షీ టీం పోలీస్ చెన్నయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు షీ టీం సేవలపై మంగళవారం అవగాహన కల్పించారు. మహిళలను, బాలికలను వేధిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతులను శారీరకంగా, మానసికంగా వేధిస్తే షీ టీం పోలీసు నంబర్ 87126 70398 కు సమాచారం ఇవ్వాలన్నారు. అదే విధంగా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉంటాలని, ఎవరైనా అనుమానితులు ఫోన్ చేస్తే 1930 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, షీ టీం పోలీసులు బాలరాజు, జ్యోతి, కవిత పాల్గొన్నారు.



విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న షీ టీం పోలీసులు

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన



నారాయణ పేట క్రైమ్: మైనర్లు వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బాలరాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు 18 ఏళ్లలోపు తమ పిల్లలకు వాహనాలు అప్పగించొద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడితే జరిమానాతో పాటు జైలుకు పంపుతామన్నారు.

'ఫసల్ బీమా యోజన' అమలు చేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న పాపన్న గౌడ్

నారాయణపేట రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పాపన్న గౌడ్ డిమాండ్ చేశారు. మండలంలోని సింగారం గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజనతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే వేసిందని ఆరోపించారు. రైతులకు ఇస్తామన్న రూ.500 బోనస్ వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి కిరణ్, రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్, మాజీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్, రఘు రామయ్య గౌడ్, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, బాల్‌రెడ్డి, సాయిబన్న, రైతులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకం

కోస్గి రూరల్: చదువుతోనే ఉత్తమ భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని ఎంఈఓ శంకర్‌నాయక్ అన్నారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు చెందిన అంజలి (468), శ్రీనివాస్ (433) పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడంతో మంగళవారం వారిని అభినందించి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. పుల్లంగారి సందీప్‌రెడ్డి సాయంతో ఇరువురికి రూ.5 వేల చొప్పున నగదు అందజేశారు. చిన్నప్పటి నుంచే లక్ష్యం పెట్టుకొని చదివితే జీవితంలో విజయం సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రదీప్‌కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు పరందాములు, రవితేజ, సుజాత, సునీత, లక్ష్మీదేవి, సౌమ్య పాల్గొన్నారు.

వేగంగా ఇండోర్ స్టేడియం పనులు



స్టేడియానికి పైకప్పును అమర్చుతున్న కార్మికులు

ధన్వాడ: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో నిర్మిస్తున్న రెస్లింగ్ ఇండోర్ స్టేడియం పనులు చక చక కొనసాగుతున్నాయి. ప్రస్తుతం టాప్ పనులు పూర్తి కావొస్తుండడంతో ఈనెల చివరి వరకు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసు కుంటున్నట్లు పీఈటీ రవికుమార్ తెలిపారు. ప్రస్తుతం రూ.11.50 లక్షలతో ప్రారంభించిన పను లు పూర్తి అవడానికి ఇంక రూ.10 లక్షలు అవసరమవుతున్నట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి నిధుల విషయాన్ని తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

చినుకు పడితే.. చిత్తడే

నారాయణపేట రూరల్: మండలంలోని జాజాపూర్ గ్రామంలో అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షం కురిసిన నీరు రోడ్లపై నిలిచి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామంలోని మొదటి, రెండో వార్డుల పరిధిలో రోడ్లు గోతులు పడి వాహనదారులు, బాటసారులకు అవస్థలు తప్పడం లేదు. రాత్రి వేళలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు వర్షపు నీటిలో నరక యాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై గుంతలు పూడ్చాలని కోరుతున్నారు.



వెలుగులు నింపిన మహానేత వైఎస్ఆర్



వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు

నారాయణపేట: ఉమ్మడి ఏపీ దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎంగా రాజశేఖర రెడ్డి పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయార న్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపారని వైయస్సార్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎండి సలీం, ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏ చిట్టి మాధవరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ బోయ శరణప్ప, మహమూద్ ఖురేషి,యాసుఫ్ తాజ్, పళ్ళ అనిల్, మారుతీ, ఎరుకల వెంకటయ్య పాల్గొన్నారు.

నర్వ: నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైసీపీ నాయకులు కర్ని గంగాధర్ అన్నారు. మంగళవారం పాథర్చేడ్‌లో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు మాజీ ఉప సర్పంచు కృష్ణయ్య, మైబు, నాగరాజురెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు.

అమ్మపేరు మీద ఒక మొక్కను పెంచాలి



విద్యార్థులకు మొక్కలు అందజేసిన ఉపాధ్యాయులు

మద్దూరు: విద్యార్థులు అమ్మ పేరుమీద ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రెనివట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజు నాయక్ సూచించారు. మంగళవారం పాఠశాల ఆవరణలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లీదండ్రులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అనిత, ఉపాధ్యాయులు వీరయ్య, సాయికుమార్, భానుప్రకాష్, రాజేష్, సలాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

బకాయి వేతనాలు చెల్లించాలి

కోస్గి రూరల్: ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది కుటుంబపోషణ కష్టంగా మారిందన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య , సెక్యూరిటీ, సూపర్‌వైజర్‌లకు తక్షణమే పెండింగ్ వేతనాలు అందించాలని కోరారు. అనంతరం ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ అనుదీప్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కృష్ణ , వెంకటేష్ , సంతోష్, భీమమ్మ, శ్యామలమ్మ, అనురాధ, నవాన, లక్ష్మి, గౌసియాబేగం పాల్గొన్నారు.



డాక్టర్ అనుదీప్‌కు వినతిపత్రం అందిస్తున్న ఆసుపత్రి సిబ్బంది

కాల్వలో పూడిక తీయించిన రైతులు

మాగనూర్: మండంలోని లోలెవల్ కెనాల్‌లో పూడికతీత పేరుకుపోవడంతో రైతులే సొంతంగా పూడిక తీతను తీయించేలా చర్యలు చేపట్టారు. సంగంబండ రిజర్వాయర్ పూర్తి అయి సంవత్సరాలు గడిచిన కుడి లోలెవల్ కెనాల్‌కు బండరాయి గ్రహణంతో పంటల సాగుకు నోచుకోకపోవడంతో మంత్రి వాకిటి శ్రీహరి బండరాయిని తొలగించి రైతులకు అండగా నిలిచారు. అయితే ప్రస్తుతం కాలువలో మట్టి కూరుకుపోవడంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక సొంత డబ్బులతో వడ్వాట్, ఒబ్లాపూర్ రైతులు తమ డబ్బులతో కాలువలో పూడికతీతకు చర్యలు చేపట్టారు. ఈ విషయంపై ఇరిగేషన్ డీఈ సురేష్‌ను వివరణ కోరగా పనులకు బిల్లు పెట్టి నిధులు వచ్చాక రైతులకు అందిస్తామని తెలిపారు.



పూడిక తీస్తున్న ఇటాచీ

పరిశుభ్రత అందరి బాధ్యత

ఆత్మకూర్: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి వ్యాధులను దరిచేరకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శశిధర్ సూచించారు. మంగళవారం 100 రోజుల ప్రణాళికలో భాగంగా పలు వార్డులలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యంపై ప్రజలక అవగాహన కల్పించారు. వర్షాల కారణంగా ఇళ్ల మధ్య వర్షపునీరు చేరి దోమలు వ్యాప్తి చెందే అవకాశాలున్నాయన్నారు. దోమల నివారణకు నిత్యం ఫాగింగ్ చేపడుతున్నామని అలాగే తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో అధికారులు ఝాన్సీరెడ్డి, అనూషా, మోహన్, కాశన్న పాల్గొన్నారు.



పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న కమిషనర్ శశిధర్

ఘనంగా బోనాల పండుగ

ధన్వాడ: మండల కేంద్రంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుంచి అంబలి కుండలు తీసుకొచ్చి దేవాలయం నుంచి ర్యాలీగా పోచమ్మ అమ్మవారి దేవాలయానికి వెళ్లి అభిషేకించారు. అలాగే ఎస్సీ కాలనీలో కర్రెమ్మ దేవాలయం వద్ద బోనాల కుండలతో మహిళలు దేవాలయం చుట్టు ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించారు.

అమ్మవారికి నైవేద్యం సమర్పణ

మరికల్: మండలంలోని అప్పంపల్లి, పెద్దచింతకుంట గ్రామాల్లో మంగళవారం ఘనంగా పోచమ్మ బోనాలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం మహిళలు డప్పు చప్పట్ల మధ్యన బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.

పల్లెర్లలో పోచమ్మకు బోనాలు

మద్దూరు: మండలంలోని పల్లెర్లలో మంగళవారం పోచమ్మకు బోనమెత్తారు. ఊరంతా మహిళలు బోనాలతో ఊరడమ్మ గుడి నుంచి శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి బోనాన్ని సమర్పించారు. గ్రామాన్ని, కుటుంబాన్ని చల్లాగా చూడు తల్లీ అని మొక్కలు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో గ్రామపెద్దలు పెంటయ్య, నారాయణరెడ్డి, సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు.



అంబలి కుండలతో ఎల్లమ్మ దేవాలయానికి వెళ్తున్న భక్తులు

పాథర్చేడ్‌లో..

నర్వ: మండలంలోని పాథర్చేడ్‌లో గజ్జలమ్మ, పోతేరమ్మ బోనాల ఉత్సవాలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలతో నైవేద్యాన్ని తీసుకొని ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలతో పాటు కోళ్లు, గొర్రెలు, మేకలను బలి ఇచ్చారు. కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.



పెద్దచింతకుంటలో బోనాలతో వెళ్తున్న గ్రామస్తులు



పాథర్చేడ్‌లో నృత్యం చేస్తున్న పోతురాజులు